క్లుప్తంగా

అయ్యప్ప పూజలలో మంత్రి



పూజలో పాల్గొన్న మంత్రి సబితారెడ్డి

పహాడీషరీఫ్: అయ్యప్ప నామస్మరణతో జల్పల్లి శనివారం మార్మోగింది. గ్రామానికి చెందిన సూరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి మాలధారణతో శబరిమలకి కాలినడకన వెళ్లొచ్చి పడిపూజ నిర్వహించారు. దీనికి మంత్రి సబితారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పూజలు చేశారు. కార్యక్రమంలో కోఆప్షన్ మెంబర్ సూరెడ్డి కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు జనార్దన్, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు

మహేశ్వరంలో 28 టేబుల్స్, 20 రౌండ్లు

మహేశ్వరం: శాసన సభ ఎన్నికల ఓట్ల లెక్కింపును ఆదివారం నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు మహేశ్వరం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సూరజ్ కుమార్ తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలం మంగల్‌పల్లి గ్రామం సమీపంలో ఉన్న సీవీఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపును చేయనున్నారు. నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు రెండు హాళ్లలో 14 చొప్పున మొత్తం 28 టేబుళ్లు ఉంటాయి. ప్రతి రౌండ్‌లో 28 ఈవీఎంలను లెక్కిస్తారు. మహేశ్వరం ఫలితం 20 రౌండ్లలో రానుంది. నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాల సంఖ్య ఎక్కువ కావడంతో ఫలితం ఆలస్యం కాకూడదని ఎన్నికల రిటర్నింగ్ అధికారి సూచనల మేరకు అధికారులు మొత్తం 28 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తం వీడియో ద్వారా రికార్డు చేస్తారు. ఫలితం మధ్యాహ్నం 2 గంటల వరకు రానుందని అధికారులు తెలిపారు.

'ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది కాంగ్రెస్ పార్టీనే'



దిల్‌సుఖ్‌నగర్: కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిలుక ఉపేందర్‌రెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా ముగిసిన సందర్భంగా శనివారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

యువతి అదృశ్యంపై కేసు నమోదు



శ్రీలత(ఫైల్)

పహాడీషరీఫ్: యువతి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుక్కుగూడ ప్రాంతానికి చెందిన శ్రీలత(28) ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ తన సోదరి అరుణజ్యోతి ఇంటి సమీపంలో నివాసం ఉంటుంది. శుక్రవారం మధ్యాహ్నం శ్రీలత బయటికి వెళ్తున్నానని తల్లికి చెప్పింది. సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆమె ఆచూకీ కోసం వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీస్‌స్టేషన్‌లో సోదరి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బీసీని సీఎం చేయాలి

హస్తినాపురం: తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బీసీ అభ్యర్థిని సీఎంగా ప్రకటించాలని రాజ్యాంగ పరిరక్షణ వేదిక కార్యదర్శి చెన్నోజు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శనివారం హస్తినాపురంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..బీసీలను సీఎం సీటు దగ్గరకు రానివ్వని పార్టీ లు 60 శాతం బీసీ ప్రజల తరపున 75 ఏళ్ల నుంచి అందని ద్రాక్షలానే మిగిలిపోతుందని అన్నారు. ఇప్పటికైనా ఆదివారం జరగబోయే ఓట్ల లెక్కింపులో మెజార్టీ స్థానాలు సాధించిన పార్టీ సీఎంగా బీసీని చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వినోద్, బోయపల్లి లింగస్వామి, పలిజాల యాద య్య, నాంపల్లి మల్లేశ్ పాల్గొన్నారు.

దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

నాగోలు: సీపీఐ సీనియర్ నాయకుడు బాతరాజు నర్సింహ ఇంటిపై దాడి చేసిన వారిని శిక్షించాలని సీపీఐ సరూర్‌నగర్ మండల కార్యవర్గ సభ్యుడు బోయపల్లి రాములుగౌడ్, ఎన్టీఆర్‌నగర్ శాఖ కార్యదర్శి యాదయ్య గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం నర్సింహతో కలిసి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ.. శుక్రవారం నర్సింహ ఇంటి పక్కనే ఉండే శ్రీను అతని కుటుంబసభ్యులు పాత గొడవలు మనుసులో పెట్టుకుని దాడికి పాల్పడరని వారు తెలిపారు. ఎల్‌బీనగర్ పోలీసులు నర్సింహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

పైకి గాంభీర్యం.. లోపల భయం

- అభ్యర్థుల్లో అంతర్మథనం
- ఫలితాల ముందు మహేశ్వరంలో ఆందోళన
- గ్రామీణ ప్రాంతంలో పెరిగిన పోలింగ్ శాతం



పట్లోళ్ల సబితారెడ్డి - బీఆర్ఎస్ అభ్యర్థి



అందెల శ్రీరాములు యాదవ్ బీజేపీ అభ్యర్థి



కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి - కాంగ్రెస్ అభ్యర్థి

మహేశ్వరం: అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగిసింది. ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. సర్వేలు నమ్ముకున్న రాజకీయ పార్టీలు మాత్రం విజయం సాధిస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అలాగే ప్రజలు ఎటువైపు ఓటేశారోనన్న గుబులు అభ్యర్థుల్లో వెంటాడుతోంది. పోలింగ్ ప్రక్రియ పూర్తయినా సర్వేలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో పలు సంస్థలతో సర్వేలు చేయించిన పార్టీలు ప్రస్తుతం సొంతంగా సర్వేలు నిర్వహించి గెలుపోటములు తెలుసుకుంటున్నారు.

నేతల్లో ఆందోళన..

నియోజకవర్గంలో ఓటర్లను ప్రభావితం చేసే వ్యక్తులను ముఖ్య నాయకులు రహస్యంగా కలిసి వ్యూహాలు రచించారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య విజయం ఊగిసలాడుతోందని తెలుస్తుంది. ఓటింగ్ శాతం తక్కువగా నమోదు కావడంతో అభ్యర్థుల్లో గుబులు నెలకొంది. బీఆర్ఎస్ నుంచి మంత్రి సబితారెడ్డి, బీజేపీ నుంచి అందెల శ్రీరాములు యాదవ్, కాంగ్రెస్ నుంచి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, బీఎస్పీ నుంచి కొత్త మనోహర్‌రెడ్డిలు పోటీ పడ్డారు. నియోజకవర్గంలో 542 పోలింగ్ స్టేషన్లలో మొత్తం 5,46,577 మంది ఓటర్లు ఉండగా 3,02,762 ఓట్లు పోలై 55.39 శాతం నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదు కావడంతో పాటు బాలాపూర్ మండలంలో కూడా 1,55,765 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ శాతం తక్కువ కావడంతో అభ్యర్థుల్లో భయం పట్టుకుంది. కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదు కావడంతో అక్కడ అభివృద్ధిని చూసి అధికార పార్టీకి ఓటేశారని బీఆర్ఎస్ నేతలు అంటుంటే లేదు లేదూ ప్రభుత్వంపైన వ్యతిరేకత పెరగడంతో అధికంగా ఓటింగ్ శాతం నమోదైందని ప్రతిపక్ష పార్టీల నేతలు అంటున్నారు. సైలెంట్ ఓటింగ్ తమకే అనుకూలంగా పడ్డాయని ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఎవరికి వారో గెలుపోటములపైన అంచనాలు వేసుకుంటున్నారు.

మండలాల వారీగా పోలింగ్ సరళి

మండలం	పోలైనఓటు	శాతం
మహేశ్వరం	50,367	76.38
కందుకూరు	41,782	81.86
బాలాపూర్	1,55,765	51.27
సరూర్‌నగర్	54,848	46.60
మొత్తం	3,02,762	55.39

మనస్ఫూర్తిగా దక్కని మద్దతు

గతంలో కుల సంఘాలు, యువజన సంఘాలకు చెందిన ఓట్లను గంపగుత్తగా రాజకీయ పార్టీలు మళ్లించుకునేవారు. ఓటు వేసేలా సంఘాల నుంచి హామీ తీసుకునేవారు. ప్రస్తుతం ప్రతి కుల సంఘంలోనూ వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఉండడంతో ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఎవరు కోరినా మీ పార్టీకే మద్దతు ఇస్తున్నట్లు ఆయా సంఘాల పెద్దలు చెప్పడంతో ఓట్లు ఎవరికి పడ్డాయో తెలియడం లేదని నాయకులు అంటున్నారు. మీకే ఓటేశామని చెబుతున్న వాస్తవానికి ఓటు ఎవరికి వేశారో చెప్పలేకపోతున్నామని నేతలు వాపోతున్నారు.

ట్రాఫిక్ సమస్యను పరిష్కరించండి



గణేష్ టెంపుల్ రోడ్డులో నిలిచిపోయిన వాహనాలు

వనస్థలిపురం: గణేష్ టెంపుల్ రోడ్డు, రైతుబజారు కూడలిలో నిత్యం ట్రాఫిక్‌తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గణేష్ టెంపుల్ రోడ్డులో పలు వాణిజ్య కేంద్రాలు, ఆలయాలు ఉండడంతో ఆ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. అలాగే వనస్థలిపురం రైతుబజారు చౌరస్తాలో వనస్థలిపురం నుంచి సుష్మ చౌరస్తా, బీఎన్‌రెడ్డినగర్ వైపు నుంచి, హయత్‌నగర్ వైపు వాహనాలు జిగ్‌జాగ్‌గా వస్తుండడంతో నిత్యం ట్రాఫిక్ జాంలు ఏర్పడుతున్నాయి. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు ట్రాఫిక్ పోలీసులు లేకపోవడంతో వాహనదారులే ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించుకోవాల్సిన పరిస్థితి. ట్రాఫిక్ పోలీసులు స్పందించి ఆయా కూడళ్లలో ట్రాఫిక్ నియంత్రణకు సిబ్బందిని నియమించాలని స్థానికులు కోరుతున్నారు.

కూరగాయల ధరలు..

వనస్థలిపురం: సరూర్‌నగర్/ వనస్థలిపురం రైతుబజారుల్లో కూరగాయల ధరలు.. (కిలో..రూపాయల్లో) టమాట 23, వంకాయ 18, బెండ 40, పచ్చి మిర్చి 35, కాకర 20, బీర 35, క్యాబేజి 11, ఫ్రెంచిబీన్స్ 45, క్యారెట్ 32, దొండ 23–26, చిక్కుడు 23–45, గోకర 28, బీట్‌రూట్ 25, క్యాప్సికం 35, ఆలు 23, దోస 18, సొర 9, పొట్ల 13, ఉల్లిగడ్డ 34, చామగడ్డ 37. ఈ ధరలు ఆదివారం ఉదయం 9 గంటల వరకు మాత్రమే అమలులో ఉంటాయి.

ప్రొ. క్యారోలిన్‌కు గ్రీన్ టెక్ ఆహ్వానం

మలక్‌పేట: ఈనెల 7, 8 తేదీల్లో దుబాయ్ ఎక్స్‌పో సిటీలో ఐఈఈఈ టీమ్స్ (టెక్నాలజీ అండ్ ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్ సొసైటీ) యూనివర్సిటీ ఆఫ్ దుబాయ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఐఈఈఈ గ్రీన్ టెక్ సింపోజియంకు అరుదైన అవకాశం దక్కిందని ప్రొఫెసర్ డాక్టర్ వీజేఈ క్యారోలిన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

అంతటా టెన్షన్..టెన్షన్..

- భవితవ్యంపై అభ్యర్థులు, పార్టీల నాయకుల్లో పెరిగిన ఉత్కంఠ
- ఎగ్జిట్‌పోల్స్‌పై అన్ని పార్టీల అభ్యర్థుల్లోనూ ఆందోళన

దిల్‌సుఖ్‌నగర్: పోలింగ్ పూర్తి కావడం, కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండటంతో అంతట టెన్షన్ వాతావరణం నెలకొంది. కొన్ని రోజులుగా ప్రచారాలతో బిజీబిజీగా ఉన్న ప్రధాన పార్టీల నాయకులు కౌంటింగ్ సమయం ఆసన్నమవడంతో నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గత సంవత్సరం కంటె పోలింగ్ తక్కువ కావడంతో అది ఎవరికొంప ముంచుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఎంతో కష్టపడి పార్టీల టికెట్లు తెచ్చుకొని రాత్రింపగళ్లు అంతటా ప్రచారం చేసి ఇప్పుడు ఎన్నికల్లో గెలవకపోతే పరిస్థితి ఏమిటని తమ భవిష్యత్తు అంతా అంధకారమైపోతుందని అటు పార్టీల అభ్యర్థులు, నాయకులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా మహేశ్వరం, మలక్‌పేట్ నియోజకవర్గాల్లోని పార్టీల అభ్యర్థుల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. నియోజకవర్గాల్లో పార్టీల నాయకులు, అభ్యర్థులు ఎక్కడ కనిపించడం లేదు. మరికొంత మంది చిన్నాచితక పార్టీలు, ఇండిపెండెంట్ల అభ్యర్థులు తమ ఓటమిని ముందుగానే నిర్ణయించుకున్నారు. గెలుపుపై ఆశలు పెట్టుకున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టిన తమకు కచ్చితంగా విజయం లభిస్తుందని గంపెడాశతో ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ పార్టీల అభ్యర్థుల ఆందోళనకు తెరపడాలంటే ఇక మరికొన్ని గంటలు ఈ టెన్షన్ అనుభవించక తప్పదు.

అంబర్‌పేట స్టేడియంలో ఓట్ల లెక్కింపు

- ఏడు టేబుళ్ల చొప్పున రెండు వరుసలు
- 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు



కౌటింగ్ ఏర్పాట్లు చేసిన అంబర్‌పేట మున్సిపల్ స్టేడియం

మలక్‌పేట: మలక్‌పేట అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఆదివారం అంబర్‌పేట మున్సిపల్ స్టేడియంలో ఉదయం 8 నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభ కానుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు ఫలితాలు పూర్తిగా వెలువడే అవకాశాలు ఉన్నాయి. 300 పోలింగ్ సెంటర్లు ఉండటంతో 22 రౌండ్లలో ఓట్లు లెక్కించనున్నారు. 7 టేబుళ్ల చొప్పున రెండు వరుసల్లో 14 టేబుళ్లు నిర్ణయించారు. రెండు వరుసల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించేందుకు చైన్‌లింక్ ఫెన్సింగ్ ఏర్పాట్లు చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అనంతరం ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లను తీసుకొచ్చి అభ్యర్థుల పక్షాన హాజరైన ఏజెంట్ల సమక్షంలో టేబుళ్ల వారీగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. నియోజకవర్గంలో 3,17,866 మంది ఓటర్ల ఉండగా, నవంబర్ 30న జరిగిన పోలింగ్‌లో 1,31,354 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 41.32 శాతం మేర పోలింగ్ జరిగింది. పురుష ఓటర్లు 1,60,880 మంది ఉండగా 67,482 మంది, 1,56,972 మహిళా ఓటర్లలో 63,872 మంది ఓటు హక్కును సద్వినియోగించుకున్నారు. ట్రాన్స్‌జెండర్స్ 14 మంది ఉన్నారు. వీరు ఎక్కడా తమ ఓటు హక్కు వినియోగించుకోలేదని సంబంధిత అధికారులు తెలిపారు. ఓటు హక్కు నమోదు కోసం చూపిన ఆసక్తి ఓటింగ్‌లో వారు చూపలేదని సమాచారం.

కౌంటింగ్‌కు ఏర్పాట్లు సిద్ధం

సిబ్బందికి ప్రత్యేక శిక్షణ

- కేంద్రం వద్ద మూడంచెల భద్రత
- ఇబ్రహీంపట్నం ఆర్వో అనంతరెడ్డి



ఇబ్రహీంపట్నం ఆర్వో అనంతరెడ్డి

ఇబ్రహీంపట్నం: శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇబ్రహీంపట్నం ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనంతరెడ్డి తెలిపారు. శనివారం సాక్షితో ఆయన మాట్లాడుతూ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపులో ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తామని పేర్కొన్నారు. సుమారు 3,057 పోస్టల్ ఓట్లను 6 టేబుళ్లపై లెక్కిస్తామన్నారు. ఎనిమిదిన్నరకు ఈవీఎంలల్లో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తామని తెలిపారు. 14 టేబుళ్లు, 25 రౌండ్లలో లెక్కింపు కొనసాగుతుందన్నారు. 300 మంది సిబ్బంది నియమించినట్లు తెలిపారు. ప్రతి టేబుల్‌కు మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్‌వైజర్, అసిస్టెంట్ సూపర్‌వైజర్‌తో పాటు వారికి అవసరమైన సహాయక సిబ్బంది, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో అదనంగా ఏఆర్‌ఓతో పాటు మరో ఇద్దరు అదనంగా అందుబాటులో ఉంటారని వివరించారు. అభ్యర్థులు, వారి ఏజెంట్లు లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులకు సహకరించాలని కోరారు. సీవీఆర్ కళాశాలలోనే ఇబ్రహీంపట్నంతో పాటు కల్వకుర్తి, మహేశ్వరం నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

కందుకూరులో తగ్గిన పోలింగ్ శాతం

- 41,782 మంది వినియోగించుకున్న ఓటు



కందుకూరు: అసెంబ్లీ ఎన్నికల్లో కందుకూరు మండలంలో గతంలో కంటే పోలింగ్ శాతం తక్కువగా నమోదైయింది. 2018 ఎన్నికల సమయంలో మండలంలో 22,524 మంది పురుషులు, 21,440 మంది మహిళలు, మొత్తం 43,964 మంది ఓటర్లు ఉన్నారు. కాగా అప్పట్లో జరిగిన ఎన్నికలో పురుషుల ఓట్లు 19,522, మహిళల ఓట్లు 18,322 పోలైయ్యాయి. మొత్తం 37,884 ఓట్లు పోలైయి 86.07 శాతం ఓట్లు నమోదైయ్యాయి. ఈసారి జరిగిన ఎన్నికల్లో 25,932 మంది పురుషులకు గాను 21,334 మంది, 25,107 మంది మహిళలకు గాను 20,448 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 41,782 మంది ఓట్లు వేయగా, మొత్తం 81.86 శాతం ఓటింగ్ నమోదైయింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి 4.26 శాతం తక్కువగా నమోదైయింది. 2018లో పురుషులు 86.67 శాతం ఓట్లు పోలవగా, ఈసారి 82.27 శాతంగా నమోదైయింది. 2018లో మహిళల ఓట్లు 85.45 శాతం పోలవగా, ఈసారి 81.44 శాతంగా నమోదైయింది. పురుషుల ఓట్ల శాతం గతంతో పోలిస్తే 4.4 శాతం, మహిళల ఓట్ల శాతం 4.01 తక్కువగా నమోదైయింది. 2018లో పురుషుల కంటే మహిళల ఓట్ల శాతం 1.22 తక్కువగా నమోదైయింది. ఈసారి 0.83 శాతం మాత్రమే తక్కువగా నమోదైయింది.

ఈటల రాజేందర్‌ను కలిసిన బీజేపీ నేతలు



ఈటల రాజేందర్‌ను కలిసిన బీజేపీ నేతలు

షాద్‌నగర్: బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్‌ను శనివారం షాద్‌నగర్ బీజేపీ నేతలు కలిశారు. ఈ సందర్భంగా షాద్‌నగర్ బీజేపీ అభ్యర్థి అందెబాబయ్య ఆధ్వర్యంలో పలువురు నేతలు హైదరాబాద్ వెళ్లి ఈటల రాజేందర్‌ను కలిశారు. అనంతరం షాద్‌నగర్‌లో జరిగిన పోలింగ్ తీరును ఆయన వారిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు బీజేపీని ఆదరిస్తారనే నమ్మకం ఉన్నట్లు వారు తెలిపారు. బాబయ్య గెలుపు తథ్యమని నాయకులు ఈటల రాజేందర్‌తో చెప్పారు. ఈటలను కలిసిన వారిలో వెంకటేష్, అశోక్, బాల్‌రాజ్ ఉన్నారు.

భక్తిశ్రద్ధలతో లక్ష పుష్పార్చన



పూజలో ఉప్పల శ్రీనివాస్‌గుప్తా తదితరులు

నాగోలు: కొత్తపేటలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శనివారం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో లక్ష పుష్పార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం వామన ఆశ్రమ మహా స్వామీజీ ఆధ్వర్యంలో జరిగింది. ఐవీఎఫ్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పూర్వ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, మహిళా విభాగం ప్రథమ మహిళ ఉప్పల స్వప్న, అధ్యక్షురాలు చంద భాగ్యలక్ష్మి, శైలజ, మణిమాల, అనిత, జేయ శ్రీ, అర్చన, వీణ కుమారి ఆధ్వర్యంలో ఘనంగా లక్ష పుష్పార్చన నిర్వహించారు. అనంతరం వాహన మహా స్వామీజీ భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా స్వామీజి మాట్లాడుతూ.. హిందూ ధర్మం కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్‌గుప్తా, ఐవీఎఫ్ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రెటరీ పబ్బా చంద్రశేఖర్, అడిషనల్ జనరల్ సెక్రెటరీ కటకం శ్రీనివాస్, అడ్వైజర్ ముత్యాల సత్తయ్య, కట్ట రవికుమార్, బోనగిరి శ్రీనివాస్, శంభు పాండయ్య గుప్తా, ప్రసాద్ యువజన నాయకుడు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

'పట్నం' పగ్గాలు ఎవరికో..?

- నేడే శాసనసభ ఎన్నికల ప్రజా తీర్పు
- సీవీఆర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు
- తేలనున్న కిషన్‌రెడ్డి, రంగారెడ్డి భవితవ్యం
- ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉత్కంఠ



బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి



కాంగ్రెస్ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి

ఇబ్రహీంపట్నం: శాసనసభ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో ఫలితాలపై అటు అభ్యర్థుల్లో ఇటు పార్టీ నాయకుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎవరికి వారు పైకి విజయంపై ధీమాగా ఉన్నా.. పోలింగ్ సరళిని బేరీజు వేసుకుంటూ సానుకూల, ప్రతికూల అంశాలను లెక్కేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలల్లో నిక్షిప్తమైంది. ఆదివారం (నేడు) ఓట్ల లెక్కింపుతో విజేతలు అసెంబ్లీకి, పరాజితులు ఇంటికి పరిమితం కానున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి హోరాహోరీగా తలపడ్డారు. ఇద్దరిలో ఎవరు విజేతగా నిలుస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి గంటల్లో వీరిద్దరి భవితవ్యం తేలనుంది. మంగల్‌పల్లి సమీపంలోని సీవీఆర్ కళాశాలలో నియోజవకర్గ ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దశాబ్దాల రాజకీయాల అనుభవం ఉన్న కిషన్‌రెడ్డి, రంగారెడ్డి పోటాపోటీగా రణరంగంలో తలపడ్డారు. ఒకరు రెండుసార్లు, మరొకరు మూడుసార్లు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కాలు మోపారు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో రంగారెడ్డిని 356 ఓట్ల స్వల్ప మెజార్టీతో ఓడించి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. మంచిరెడ్డి నాలుగోసారి, మల్‌రెడ్డి మూడోసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ ఉత్కంఠకు నేడు తెరపడనుంది.

గెలుపుపై ధీమాగా..

నాలుగోసారి బీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తారో.. లేదో వేచి చూడాలి. ఆయన సర్వశక్తులు వడ్డి గెలుపుకోసం ఎదురుచూస్తున్నారు. నియోజకవర్గాన్ని మొత్తం చుట్టేసి మరోసారి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. దీనికి తోడు సీఎం కేసీఆర్ స్వయంగా ఇబ్రహీంపట్నానికి వచ్చి ప్రచారం చేశారు. సీఎం ప్రచారంతో పాటు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధే గెలిపిస్తుందనే ధీమాతో కిషన్‌రెడ్డి ఉన్నారు.

ఎదురుచూపులు


వరుస అపజయాలు చవిచూసిన మల్‌రెడ్డి రంగారెడ్డి ఈసారి ఎన్నికల్లో గట్టెక్కుతారా లేదా అనే ఆత్రుత ప్రజల్లో నెలకొంది. గతంలో ఓడిపోయిన సానుభూతి, రాష్ట్రంలో కాంగ్రెస్‌కు వీస్తున్న అనుకూల పవనాలు.. మల్‌రెడ్డి విజయానికి ఏ మేరకు సహకరిస్తాయో వేచి చూడాలి. ఈ ఇద్దరి భవితవ్యం మరికొద్ది గంటల్లో వెల్లడి కానుంది.

ప్రజాక్షేత్రంలో వెనుకబాటు

బీజేపీ, సీపీఎం, డీఎస్పీ, బీఎస్పీకి నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో కేడర్ లేకపోవడం ఈ ఎన్నికల్లో లోపంగా కనిపిస్తుంది. బీజేపీ అభ్యర్థిగా నోముల దయానంద్‌గౌడ్, సీపీఎం నుంచి పగడాల యాదయ్య, బీఎస్పీ నుంచి గొరిగే మల్లేశ్, డీఎస్పీ అభ్యర్థిగా తులసిగారి రవీందర్ పోటీలో ఉన్నా.. ప్రజాక్షేత్రంలో వెనుకబడి ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వామ్మో.. చలి!

- రోజురోజుకూ పడిపోతున్న ఉష్ణోగ్రతలు
- పెరిగిన స్వెటర్ల వినియోగం
- జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్న వైద్యులు



మంచుతో నిండిన జాతీయ రహదారి (ఫైల్)

షాబాద్: జిల్లాతో పాటు మండలంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. ఉదయం చలిగాలులు వీస్తుండడంతో రోడ్లపై చీకటిగానే ఉంటుంది. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. వృద్ధులు, పిల్లలు చలిబారిన పడకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెల్లవారుజామున చలి తీవ్రత మరింత అధికంగా ఉండడంతో రోడ్ల వెంబడి, ప్రధాన వీధుల్లో కొందరు చలి మంటలు వేసుకోవడంతో పాటు స్వెటర్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

- రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో వ్యాధులు ధరిచేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
- ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తీసుకోవాలని, చలిలో తిరగాల్సి వస్తే చెవులు, ముక్కు కప్పుకునేలా ఉన్ని దుస్తులు, మంకీ క్యాప్ ధరించాలి.
- వేడి, వేడిగా ఉండే ఆహార పదార్థాలనే తీసుకోవాలని పలువురు వైద్యులు సూచిస్తున్నారు. శీతల పానీయాలు ఐస్‌క్రీంలు, ఇతర చల్లటి పానీయాలకు దూరంగా ఉండడం మేలు. స్వీట్లు ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది.
- చిన్న పిల్లల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. తల్లిపాలిత్తిళ్లలో ఎక్కువ సమ యం ఉండేలా చూసుకోవాలి. ప్రయాణం చే యాల్సి వస్తే శరీరాన్ని పూర్తిగా కప్పేసి ఉంచాలి.
- అస్తమా వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా మందులు వేసుకోవాలి. అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు మాస్క్‌లు, స్వెటర్లు ధరించడం ఉత్తమం.
- చలికాలంలో శరీరం పొడిబారకుండా నువ్వుల నూనెను స్నానానికి ముందు ఒంటికి రాసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

అప్రమత్తతే మేలు..



రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతుండడంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ముఖ్యంగా అస్తమా, శ్వాసకోస వ్యాధులతో బాధపడేవారు ఎక్కువగా బయట తిరగొద్దు. ఏడాదిలోపు పిల్లలు ఉండే గదిని వేడిగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ఐదేళ్లలోపు చిన్నారులు ఎక్కువగా స్వెటర్లు, మాస్కులను ఉపయోగించాలిలేందటే నిమోనియా బారిన పడే అవకాశం ఎక్కువ.

–డాక్టర్ దామోదర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ